Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 69

(Mar. 14, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 69

(Mar. 14, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 14-3-47 శుక్రవారం [సంచిక 39

బీహార్‌లో గాంధీజీ సంచారం

పాట్నా, మార్చి 12

నేటినుంచి మహాత్మాజీ కల్లోలాంవలన నాశనం అయిన ప్రదేశాలను చూడడానికి బయలుదేరారు. కాని, ఆయన పంచారం మే 17 వ గాని సరిగ్గా ప్రారంభంకాదు. ఆరోజు మొదలుకొని బీహార్‌లో విశేషంగా సంచారం చేస్తారు.

నేడు కుమార్‌పుర్ అనే గ్రామంవెళ్ళి గాంధీజీ సాయం కాలానికి పాట్నా తిరిగివచ్చారు. మంగళ్ చెరువువద్ద బహిరంగసభలో గాంధీజీ ఉపన్యసించారు.

హిగ్గిన్‌బాథమ్స్‌లో ప్రజాశక్తి

ప్రజాశక్తి దినపత్రికను బెజవాడ, గుంటూరు, గుడివాడ, తెనాలి, ఏలూరు, గోదావరి, సామర్లకోట, ఒంగోలు, గూడూరు, గుంటకల్, బళ్ళారి, విజయవాడ, ... రైల్వేస్టేషన్లలోని హిగ్గిన్‌బాథమ్స్ పుస్తకశాలల్లో అమ్మడానికి ఏర్పాట్లుచేశాం. పాఠకులు గమనించ ప్రార్థన.

— మేనేజరు.

పంజాబు విషమస్థితికి గవర్నరుదే బాధ్యత

సంఘటనలపై విచారణ జరగాలి

దివాన్ చమన్‌లాల్ ప్రకటన

న్యూఢిల్లీ, మార్చి 10

కేంద్రశాసనసభ్యుడు దివాన్ చమన్‌లాల్ పంజాబు నుండి నిన్నరాత్రి తిరిగివచ్చారు. ఈరోజున విలేఖరుల సభలో ఇలా తెలియ జేశారు :

"పంజాబు సంఘటనలగూర్చి బహిరంగ విచారణ జరగాలి. పైకిమాత్రం శాంతిఏర్పడా లంటూ ఈతగాదాలను రెచ్చగొడుతున్నవారు ఎంతపెద్ద అధికారంలో ఉన్నప్పటికీ శిక్షి తులు కావాలి. రహస్యంగా కొట్లాటలు రెచ్చగొట్టిన ఉద్యోగుల్ని శిక్షించాలి. ఈలోగా ఏమాత్రం మానవత్వమున్నవారైనా శాంతి సామరస్యాలకై పనిచేయాలి.

"పరిస్థితి బాగుపడుతుండగా మంత్రి వర్గాన్ని తొలగించి 93 సెక్షన్ ఎందుకు పెట్టవలసివచ్చిందో నేను చెప్పలేను. అసలు శాంతిస్థాపనకు పంజాబులో అన్ని మతాల వారికి ప్రాతినిధ్యం గల ప్రభుత్వం ఏర్ప డాలి. కాని ఇది అఖిలభారత సమస్యలకు సంబంధించింది. కాబట్టి వెంటనే మత విద్వే షాలను రూపుమాపాలి. ఇది ఇతర ప్రాంతా లకు వ్యాపించకుండా చూడాలి.

గవర్నర్ కుట్రలు

"తివానా లీగుతో కలిసి మంత్రివర్గం ఏర్పాటు చెయ్యాలని గవర్నర్ పట్టుబట్టడం మూలంగానే అతను రాజీనామా ఇచ్చాడు. అసలు గవర్నరుకు వైస్రాయి నుండి ఈవిష యంలో ఏమిఆజ్ఞలువచ్చాయోఎవరంతటవారు ఊహించుకోవచ్చు. ఏమైనా రాజీనామావల్ల పరిస్థితి విషమించింది. లీగు మంత్రివర్గం ఏర్పరచడం కూడ సాధ్యపడదు.

"పంజాబు గురుద్వార ప్రబంధ కమిటీ నాయకుడు లాబ్‌సింగు శాంతిదళంలో పని చేస్తుండగా తీవ్రంగా గాయపడ్డాడు. ఇప్పటి నష్టంగూర్చి ఇచ్చే లెక్కలన్నీ చాల తక్కువ అంచనాలుగా ఉన్నవి.

గవర్నర్ వాడీకోరుతనం

"ముస్లిం నేషనల్‌గార్డ్సు లాహోరులో పోలీసు దుస్తులతో తుపాకులు పట్టుకొని తిరుగుతున్నారని తెలిసినట్లు గవర్నరే కాం గ్రెసు మంత్రులకు తెలిపాడు. ఇళ్ళలోని గోడలపై నెత్తురు మరకలు చూడావని అతనే చెప్పాడు. అంటే అదేపనిగా పోలీసులు కాల్పులు సాగించారన్నది వాస్తవం."

"ముస్లిముల పెత్తనమున్న మంత్రివర్గం మాకిష్టంలేదు. వారికి అన్నిపార్టీల ప్రభుత్వం ఇష్టమైతే పోయిన మంత్రివర్గంలోనే చేరి వుండవచ్చునుగదా. పదేళ్ళుగాముస్లింప్రధానే ఈ రాష్ట్రంలోఉంటున్నాడు. ఈతూరి సిక్కు ప్రధాని కావాలి."

మాండాత్‌ఖాన్, భీమసేనసదార్ ఈరోజు గవర్నరుతోసంభాషించారు. అఖిల్‌హుసేన్ అనేప్రముఖలీగునాయకుడు శాంతిప్రయత్నా లకై ముల్తాన్ వెళ్ళాడు. లీగు కార్యాచరణ సంఘం నిన్న సమావేశమై ఆనిర్ణయాను సారమే శాంతిస్థాపనకు వీరు పనిచేస్తున్నారు.

12 గ్రామాలింకా తగులబడుతున్నవి

రావల్‌పిండి పరిస్థితిపై బలదేవసింగ్ ప్రకటన

లాహోరు, మార్చి 12

తాత్కాలిక ప్రభుత్వసభ్యుడు బలదేవ సింగ్ విమానంలో ఈరోజు రావల్‌పిండికి వెళ్ళివచ్చాడు. ఆయన ఇలా చెప్పాడు :

"రావల్‌పిండి పట్టణంచుట్టూరా ఉన్న పన్నెండు గ్రామాలింకా తగులబడుతూనే ఉన్నవి. మిలటరీ అదనంగా అక్కడికి పంపుతున్నారు. దోపిడీలు, దాడులు జరుపు తున్నవారు పఠానులు కాదు, కేవలం ఆప్రాంతాల గ్రామస్థులే రావల్‌పిండిజిల్లా అంతటా కొట్లాటలు వ్యాపించాయి.

నష్టంగూర్చి అంచనా వేయలేము

"ఇప్పటికీ శవాలుబయటికి లాగుతున్నారు కాబట్టి ఎంతమంది చనిపోయారో, ఎందరికి దెబ్బలు తగిలాయో చెప్పడం కష్టం; ఆస్తి నష్టాన్నికూడ అంచనావేయలేము వేలకొలది కాందిశీకులు గ్రామాలనుండి రావల్‌పిండికి వస్తున్నారు."

బలదేవసింగు రేపు ముల్తాన్ ప్రాంతానికి వెడతాడు.

గ్రామప్రాంతాలలో విషమస్థితి

లాహోరు, మార్చి 12

రావల్పిండి గ్రామప్రాంతాలలో పరిస్థితి విషమించింది. మిలిటరీ పెద్దఎత్తున వెళ్ళు తున్న ఈశాన్యప్రాంతంలో కొంత శాంతిం చింది.

అటక్ జిల్లాలోపరిస్థితి ఏమీ బాగుపడలేదు. చాలచోట్ల దోపిడీలు జరుగుతున్నవి. ఇళ్ళకు నిప్పుపెడుతున్నారు.

భార్వాల్ అనే గ్రామాన్ని (షాపూర్ జిల్లా) సాయుధులైన రౌడీలు చుట్టుముట్టారు పోలీసులు తుపాకులుకాల్చి వారిని చెదర గొట్టారు.

ముల్తాన్ ప్రాంతానికి మిలిటరీ వెళు తున్నది. చాలమందిని అరెస్టు చేస్తున్నారు. రోహ్టక్‌లో కొట్లాటలు అపగలిగారు.

లాహోరుపట్టణం శాంతంగా ఉంది. శాంతికోసం అన్నిమతాలవారు ప్రయత్నిస్తూ ప్రజలను ఉద్బోధిస్తున్నారు.

మైన్‌వాలీ పట్టణాన్ని మార్చి 11 వ తేదీ ఉదయం పదివేల మంది సాయుధులైన వ్యక్తులు చుట్టుముట్టారు. కాని, వారి దాడి ప్రయత్నాలేమీ సాగలేదు.

కొట్లాటలు ఆగేవరకు రాయబారాలు ఉండవు

మాస్టర్ తారాసింగ్ ప్రకటన

లాహోరు, మార్చి 12

సిక్కునాయకుడు మాస్టరు తారాసింగు ఇలా ప్రకటించాడు :

"పంజాబు అంతర్యుద్ధంలో పడిపోతోంది. ఇప్పటికొట్లాటలు ఆగిపోయేవరకు లీగుతో రాయబారాలకు నేను సిద్ధంగాలేను. లీగు పెట్టి మాకో కొన్నిషరతులకు ఒప్పించాలని లీగుచూస్తూంది. లీగు ముందు కొట్లాటలు ఆరంభించిందికాబట్టి తన అనుచరులకు ఈ అల్లరులు చేయవద్దని వారే విజ్ఞప్తి చేయాలి. సంయుక్తంగా శాంతి విజ్ఞాపనలు అనవసరం.

అధికారాంధులు కారాదు

అసెంబ్లీపార్టీ మీటింగులో కృపలానీ

మద్రాసు, మార్చి 12

నిన్న సాయంకాలం మద్రాసు కాంగ్రెసు అసెంబ్లీపార్టీ సమావేశంలో మాట్లాడుతూ శ్రీయుత కృపలానీ ఈ విధంగా చెప్పారు :

"సేవ, త్యాగం మూలంగా కాంగ్రెసు వాదులు ప్రజాభిమానాన్ని పొందారు. జైళ్ళు లాఠీలే ప్రతిఫలంగా ముట్టినంతకాలంసరిగ్గానే వుంది. కాని అధికారంచేతిలోకి వచ్చేటంతకు లోపాలన్నీ బయటపడుతున్నాయి. అధికారం కళ్ళుకప్పేసింది. ఒకరిమీద ఒకరు కత్తులు దూస్తున్నారు. ప్రజాసేవకు అధికారం, పద వులు ఒక సాధనం మాత్రమేనని వారు గుర్తించాలి"

ఫిబ్రవరి 28 న కొత్తపార్టీ నాయకుని ఎన్నుకొంటూ కాంగ్రెస్ పార్టీసభ్యులు జరిపిన సమావేశం న్యాయసమ్మతంకాదనీ, అయినా అధికసంఖ్యాకులకు ఇష్టంలేదుగనక ప్రకాశం గారు పార్టీ నాయకత్వానికీ, ప్రధాని పదవికీ రాజీనామా నివ్వవలసివస్తుందనీ కాంగ్రెసు వర్కింగు కమిటీ తీర్మానించినట్లు చెప్పారు.

వర్కింగుకమిటీ చెప్పినట్లు ఒడబడి వుండడానికి ప్రకాశంగారు తమ సంసిద్ధత తెలిపారు. గవర్నరురాగానే తమరాజీనామా ఇచ్చివేస్తామని చెప్పారు. (15 వ తేదీ)

కొత్తనాయకునిఎన్నుకొనేందుకుఅసెంబ్లీ పార్టీమీటింగు మార్చి 21 న జరుగుతుందనీ, ఆరోజున తాముకూడా సభకు వస్తామనీ చెప్పారు.

మార్చి 21 కొత్త పార్టీనాయకుని ఎన్ను కున్నతర్వాత ఏర్పడబోయే కొత్త మంత్రి వర్గంలో 12 గురు మంత్రులకంటే ఎక్కువ వుండరాదని కాంగ్రెస్ పార్లమెంటరీ సబ్ కమిటీ వుద్దేశమట.

అభివృద్ధి నిరోధకులకు అండగ నిలబడతాడట

అమెరికా అధ్యక్షుని నిర్ణయం

బ్రిటిటన్ ఆ బాధ్యతను నిర్వహించజాలదు

వాషింగ్టన్, మార్చి 12

గ్రీసు, టర్కీ దేశాల్లో ఇప్పుడున్న ప్రభు త్వాలను నిలబెట్టడానికి అమెరికా ధనసహా యము, ప్రవీణుల సహాయం, మిలిటరీ సహాయం చేయాలంటూ అమెరికాఅధ్యక్షుడు ట్రూమన్, శాసనసభలో ఈవేళ చాల ముఖ్య మయిన ఉపన్యాసం చేశాడు.

యూరప్‌లోను, ఇతర ప్రాంతాల్లోను, అభివృద్ధి నిరోధక వర్గాలను బలపరచడానికి అమెరికా ప్రభుత్వం తన సర్వశక్తులను ఉపయోగించనిశ్చయించిందని ఈఉపన్యాసం విశదం చేస్తూంది. ఆ పని చేయగల బలం బ్రిటనుకికలేదు; అమెరికాదే ఇక నా బాధ్యత అని ట్రూమన్ స్పష్టంగా చెప్పాడు. యూరప్‌లోని మిగిలిన దేశాల్లో కూడా ప్రజా స్వామికోద్యమం వ్యాపిస్తే అమెరికాకు ప్రమాదం అన్నట్లు ట్రూమన్ మాట్లాడాడు.

సోవియటు, కమ్యూనిస్టుల ఒత్తిడి వలి తంగా తూర్పు యూరప్‌దేశాల్లో స్వల్ప మైనారిటీ వర్గాలు నిరంకుశ పరిపాలన సాగి స్తున్నవంటూ, అక్కడి ప్రజా ప్రభుత్వాలను గురించి నీచంగా వ్యాఖ్యానించాడు.

ట్రూమన్ ఇలా అన్నాడు :

"నేను తీసుకోదలచిన సమస్య మ... విదేశాంగ విధానానికీ, దేశర... ముఖ్యమైనది. గ్రీకు ప్రభుత్వ... ఆదితర సహాయం చేయాలన్న ... మీ ముందుంచు తున్నాను.

"గ్రీసు స్వతంత్రదేశంగా ... బయటనుండి సహాయం ... గ్రీసులోని అమెరికా అధికారు ... పంపారు. గ్రీకు ప్రభుత్వంకూడా ... లను బలపరచింది."

మొదటినుండీ గ్రీసు పేదదేశమన్... కొత్త పరిశ్రమలు, రైల్వేలు మొద... వాటిని జర్మన్లు ధ్వంసం చేశారని ... మొనలో నిన్నీళ్ళు కార్చాడు. దేశం... కమ్యూనిస్టులు ఈ దీనావస్థను ... గించుకొని అరాజక పరిస్థితులను నెల... జాచారంటూ ట్రూమన్ చరిత్రను మ... వరచ ప్రయత్నించాడు. అందు వ... గ్రీసులో పునర్నిర్మాణానికి అవకాశం ... పోయిందట. ఆహారము, బట్టలు ... కొనుక్కోలేని స్థితిలో ఉన్నదట. ... నట గ్రీకు పానిస్టుప్రభుత్వం ధనసహా... కోరింది.

పరిపాలనలోకూడా జోక్యం కలిగించుకోవాలట

"ఈ ధనసహాయంతో స్వయంపోష... మైన ఆర్థికవ్యవస్థను నిర్మించి పరిపాలన... పరిదిద్దడానికి కావలసిన ప్రభుత్వ విష... లను ఆర్థిక, శాస్త్ర నిపుణులనుకూడా పం... వలసిందని గ్రీకుప్రభుత్వం కోరింది. ... విషయాన్ని ప్రధానంగా గమనించాలి. ఒక్క... ధనసహాయమేకాదు. ఆదర్శ ... ప్రజాతంత్ర పునర్నిర్మాణానికి పూర్తి... ఉపయోగపడేలా తోడ్పడాలని కూడా గ్రీ... ప్రభుత్వం కోరింది"

దేశంలో యీ దుస్థితికి మూలకార... మయిన పానిస్టు ప్రభుత్వాన్ని ప్రతిఘటిం... పోరాడుతూన్న గెరిల్లాలపై ట్రూమన్ ... ఈవిధంగా అక్షతలు చల్లాడు :

"కమ్యూనిస్టుల నాయకత్వంకింద కొన్ని... వేలమంది దౌర్జన్యకారులు ఆయుధాలున... ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నారు. వీరి చర్య... వల్ల గ్రీసు ఐకికతే భంగం కలుగుతూంది.

గ్రీకు ప్రభుత్వానికి తోడ్పడగల... ఒక్క అమెరికాయే

"వీరి ప్రమాదాన్ని ఎదుర్కొనగల ... గ్రీకు ప్రభుత్వానికిలేదు. చావిదున్న సైన్య... చిన్నది. ఆయుధాలు చాలవు. దేశంలో... శాంతి భద్రతలను కాపాడాలంటే దీని... కావలసినంత ఆయుధసప్లయి అత్యవసరం... ఆ సహాయం ఒక్క అమెరికాయే చేయ... గలదు. ప్రజాతంత్రయుతమైన ప్రస్తు... గ్రీకు ప్రభుత్వానికి ఈ సహాయాన్నందివ్వ... గల దేశం మరేదీలేదు. మిత్రరాజ్యాలమి... కూడా సహాయం చేయగల స్థితిలోలేదు.

బ్రిటన్ దుర్బలమయి పోయింది

"ఇంతవరకు గ్రీసు ప్రభుత్వానికి బ్రిటన్... సహాయం చేస్తూవచ్చింది. కాని, ఈ నెల... 31 వ తేదీ తరువాత ఏమీ సహాయం చేయ... లేదు. ఒక్క గ్రీసులోనే కాకుండా ప్రప... చంలో అనేక ఇతర ప్రాంతాల్లో కూడ... బ్రిటన్ తన బాధ్యతలను చాలవరకు తగ్గించు... కోవడమో, పూర్తిగా వదులుకోవడమో చేయ... వలసిన పరిస్థితు లేర్పడ్డాయి." (శేషం...

హిందూ - ముస్లిం సహకారానికి సమాన ప్రాతిపదికే లేదట

జనాబ్ జిన్నా ప్రకటన

బొంబాయి, మార్చి 11

జనాబ్‌జిన్నా ముస్లిం విలేఖరుల సభలో ఇలా ఉపన్యసించారు.

"అఖిలాది ముస్లింలకు గౌరవప్రదమైన పరిష్కారం పాకిస్తాన్ ఒక్కటే గాని మరేదీ కాదు. మనం సంఘటితులం కావడంకన్నా వేరేమార్గం లేదు.

"మనం మన కాళ్ళమీదనే నిలబడాలి. మన ఆదర్శం, సిద్ధాంతం, మన విధానం అన్నీ హిందూసంస్థలకు విభిన్నమైనవే కాక విరుద్ధమైనవి కూడ. ఇవి రెంటినీ కలపడం, వీరిద్దరూ కలిసి పనిచేయడం అసలు సాధ్యంకాదు. సహకారానికి తగిన సమాన ప్రాతిపదిక లేదు.

"నేను పదేళ్ళుగా ఈ సంగతులు చెబు తున్నాను. నాదేదో ఊహాగానమనేవారు. పాకిస్తాన్ అంటే అపహాస్యం చేశారు. కాని ఆ పాకిస్తాన్ తప్ప గౌరవప్రదమైన మరో పరిష్కారమార్గంలేదు. మనలో ఇతరులు వచ్చి జోక్యంచేసుకుని తగాదాలు రేపెట్ట కుండా చూడండి. మన సంగతి చూచుకోవ లసిన మనమేకాని ఇతరులకు ఇందులో జోక్యంలేదు.

"మనలో విభేదాలు కల్పించడానికి ఇత రులు ప్రయత్నించి విఫలులయ్యారు." తర్వాత పత్రికా రచయితల ప్రాముఖ్యాన్ని వివరించి ఇలా అన్నారు: "ముస్లిం లీగు రానురాను బలవత్తర మవుతున్నది. మన మందరం ఏకీభావంతో నడిచినట్టయితే పాకి స్తాన్ సాధించగలుగుతాం."

సరిహద్దురాష్ట్రంలో కొట్లాటలు

ఖన్నాను హత్యచేసేప్రయత్నం

పెషావర్, మార్చి 12

సరిహద్దు రాష్ట్ర ఆర్థిక మంత్రి మోహన్ చంద్ ఖన్నాను ఎవరోచంపాలని యత్నించి విఫలు లయ్యారు.

ఖన్నా సాయంత్రం ఇంటి వరండాలో కూర్చుని ఉండగా రివాల్వరుతో ఎవరో కాల్చారు. కాని ఆయనకు దెబ్బ తగుల కుండా తప్పించుకున్నారు.

పెషావరులో మిలిటరీ గస్తీ తిరుగు తున్నది. నిన్న నల్గురిని పొడిచివేయడం జరిగింది. ఒకరు తుపాకిదెబ్బతో చనిపో యారు. మతన్ని మొదలైన మూడు గ్రామా లలో ప్రార్థనాస్థలాలు కాల్చివేయబడినవి. ముగ్గురు కొట్లాటల్లో చనిపోయారు. అయిదు గురు కనిపించడంలేదు.

బలవంతగా మతం మార్చడం సాగు తున్నది. హజారాజిల్లాలో పరిస్థితి ఆందోళన కరంగా పరిణమించింది. మిలిటరీ పంపించ బడింది.

రైల్వేదారిని అడ్డగించారని నిన్న మిలి టరీ కాల్పులు సాగించింది. అందులో ఒకరు చనిపోయారు. పదిమందికి దెబ్బలు తగిలాయి.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113. India.

...నేత నాయకులు నిర్దోషులు

...నేత కాంగ్రెసు రౌడీలకు జరిమానాలు

...ర్టీ పోలీసులు బనాయించారని పెద్దాపురం కేసులో జడ్జి తీర్పు

పెద్దాపురం, మార్చి 10

...గేజా కాకినాడ సబ్‌కోర్టులో సబ్‌జడ్జీ ...ర్పుచెప్పుచూ, నేరం ఆరోపించబడిన ...ని నిర్దోషులనీ, చేనేత కాంగ్రెసువారి ...మార్గాలను కమ్యూనిస్టులు బయట ...చేతనూ, పోలీసులు నియ్యంబస్తాలు ...తుంగా (బ్లాక్ మార్కెటుమండి) తీసుకు ...నగా కమ్యూనిస్టులు పట్టుకోవడంచేతను, ...ది, యీ కేసు పెట్టబడ్డదని చెప్పి సబ్ ...ని కేసు కొట్టివేశారు.

...ప్తిని చేనేత పారిశ్రామికసంఘ నాయ ...ట్టారని ఆరోపిస్తూ పెట్టిన కేసును, చేనేత ...సువారు ఉపసంహరించుకొన్నారు.

...నిక చేనేతసంఘ కార్యదర్శిని చేనేత ...సు రౌడీలు కొట్టినసందర్భంలో (ప్రజా ...ప్రచురింపబడింది) పెట్టిన కేసుపై, ...స చేనేత కాంగ్రెసు రౌడీలు యిద్దరికి ...చొ॥ జరిమానా విధించారు.

...కేసులో చేనేతసంఘంవారి తరఫున ...రామారావు, అల్లాజా విశ్వనాథంగార్లు ...) సమర్థంగా వాదించారు.

విద్యార్థికాంగ్రెసు నాయకుని రాజీనామా

రాష్ట్ర విద్యార్థికాంగ్రెసు విచ్ఛిన్న కార్యక్రమానికి అసమ్మతి

గన్నవరం మార్చి 11

విద్యార్థి కాంగ్రెస్ అధ్యక్షుడు వి. వి. రామారావుగారిలా వ్రాస్తున్నారు:

రాష్ట్ర విద్యార్థి కాంగ్రెసు, విద్యార్థి ఫెడరేషన్‌తో యెటువంటి పరిస్థితులలోను కలసి పనులు, సమ్మెలు చేయవద్దని సర్క్యులర్ జారీచేసింది రాష్ట్ర విద్యార్థికాంగ్రెస్ యీ ఐక్యతా విచ్ఛిన్న కార్యక్రమం యెందుకు అవలంబించిందో బోధపడుటలేదు. అంతే ఐక్యత సంభవించినచో తమ కార్యక్రమ విజయ్వరూపం బయటపడుతుందని ఇట్టి సర్క్యులర్ జారీచేసి నిరంతరం విద్యార్థులలో ఐక్యతా విచ్ఛిన్న పంథానే అనుసరిస్తుందన్న మాట.

...

న్యాయచట్టాలపట్ల వర్తకుల నిర్లక్ష్యం

పొగాకు రైతులకు విజ్ఞప్తి

గుంటూరు, మార్చి 7

...

గండికోట బాదినగడ్డ సగిలేరు ప్రాజెక్టులు బడ్జెటులో చేర్చాలి

శాసన సభ్యులపై ప్రత్యేక బాధ్యత ఉందని రైతుసంఘ కార్యదర్శి హెచ్చరిక

జమ్మలమడుగు, మార్చి 9

...

తిరణాలలో టోలుగేట్ల పన్ను రద్దుచేయాలి

...

రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్ సమావేశం

బెజవాడ, మార్చి 9

...

...ంగ వ్యాపారానికి పోలీసుల మద్దతు

...

చేనేత నాయకుని ...

...

దొంగ కేసులు

...

చేనేత కాంగ్రెసు ...

...

ప్రభుత్వ నూలుపంపకం పద్ధతివల్ల నానాటికీ అక్రమాలు పెరుగుతున్నవి

గుంటూరుజిల్లా చేనేతసంఘ తీర్మానం

తెనాలి..., మార్చి 9

...

లంచగొండికి అధికారం

...

కొత్త మగ్గాలకు నూలులేదు

...

కొత్త సొసైటీలకు ప్రోత్సాహం లేదు

...

కేంద్రప్రభుత్వ కార్మికవ్యతిరేకత

...

సాగులోకి తెచ్చిన బంజర్లపై భూస్వాముల కన్ను

దౌర్జన్యాలు జరిగినా, పైరులు పాడైనా అధికారులు పట్టించుకోవడంలేదు

మదనపల్లి, మార్చి 1

...మదనపల్లి తాలూకా పెంటుపాడు గ్రామం ...వున్న బంజరు భూమిని బయ్యన్న, ...గప్ప అనే యిద్దరు హరిజనులు సాగుచేసు ...కుంటున్నారు. కాని కట్టుబావి సుబ్బారావు అనే ...క భూస్వామి ఆ భూమి తనదేనని ...కంతరపరచి 40 మంది రౌడీలను పంపి ...రిజనులను కొట్టించాడు. వారు గ్రామం ...ని రైతులకి అన్యాయాన్ని గూర్చి చెప్పు ...వి తాము కష్టపడి సాగుచేసిన భూమిలో ...న్నవిత్తనాలు చల్లుకున్నారు. ఇది చూచి ...భూస్వామి సహించలేక 60 మంది జనంతో ...మ్మిగావచ్చి మొలకెత్తిన జొన్నపైరు ...న్నివేసి నష్టపెట్టించాడు. ఈ విషయాలు ...లియచేస్తూ సబ్‌కలెక్టరువద్దకు రైతుసంఘం ...తరఫున రాయబారం వెళ్ళారు. "అనుమతి ...

...యులు 1944 లో రు 300 లు పెట్టుబడిపెట్టి ఒక యెకరం సాగులోకి తెచ్చారు. ఆ సంవత్సరం రు 19-14-0 లు పెనాల్టీకూడా ప్రభుత్వానికి చెల్లించారు. ఈ సంవత్సరం రు 350 పెట్టుబడిపెట్టి మరి 2 యెకరాలలో రెండవపంట వూడ్చారు. ఈ గ్రామంలోనే వున్న అల్లూరి చంద్రరాజు అనే భూస్వామి, అల్లూరి వెంకటరామరాజూ కలసి ఈ బంజరును సాగుచేయడంలో మొదటినుండి ఎన్నో ఆటంకాలు కలగజేశారు. ఈ 16 యెకరాలను ఆక్రమించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి కప్పుడే 3 కుటుంబాల పొలములలోని పైరు దూడలవల్ల నష్టమైంది. ఎంతో శ్రమ, శక్తి, డబ్బువెచ్చించి సాగులోకి తెచ్చిన అగ్నికుల క్షత్రియులకు, ప్రభుత్వం వెంటనే పై 16 యెకరాలకు పట్టాలివ్వాలి. బంజరుభూములు ఆక్రమించాలనుకునే ధనికరైతుల ఆటలు సాగనివ్వకూడదు.

సాగుచేసిన బీదలకే పట్టాలు ఇవ్వాలి

...

తలమంచి హరిజనుల ఆలయ ప్రవేశం

రైతు - కూలీల ఐక్య కృషి

తలమంచి, మార్చి 11

నెల్లూరు జిల్లా తలమంచి గ్రామములో కమ్యూనిస్టుపార్టీ నాయకత్వాన రైతు - కూలీలలో ఐక్యత సాధించబడింది.

ఇదివరకు గ్రామంలో ఎకరానికి 18 తూములు కొలుకేటుండేవి. రైతులు అరేటును 14 నుండి 10 తూముల వరకు తగ్గించారు. ఇదివరకు రోజుకు ఒకముంత ధాన్యంకూలిగా వుండేది. ఇప్పుడు 2 ముంతల ధాన్యంగాని ఒక రూపాయిగాని కూలి యివ్వడానికి అంగీకరించారు.

తిరుణాళ్ళలో రైతులు - కూలీలు కలిసి ఎర్రబండాలతో వినాదాలు చేస్తూ ఉత్సవంలో పాల్గొన్నారు. కూలీ సంఘ నాయకత్వాన హరిజనులు స్వేచ్ఛగా ఆలయంలో ప్రవేశించారు.

బెజవాడలో ఫౌండ్రీ మూసివేత

బెజవాడ, మార్చి 12

యూనివర్సల్ ఇంజనీరింగు కంపెనీ కార్మికులు సంవత్సరం నుండి తమకు రూపాయకు 0-4-0 జీతాలు పెంచాలనియూ, కరువు భత్యం రు 25-0-0 ఇవ్వాలనియు (ఇప్పుడు కరువుభత్యమసలేలేదు), 3 నెలల జీతం బోనస్సుగా యివ్వాలనియూ, శెలవులు, మందులు, బట్టల సౌకర్యములు కలుగ చేయాలనియు కోరుచున్నారు.

కార్మికులలోనున్న ఐకమత్యము చెడగొట్టి వారి కోర్కెలను యివ్వకుండా తప్పించు...

...

కొండపల్లి కమిటీ అవకతవకలు

కొండపల్లి, మార్చి 14

...

రెంటపాళ్ల కమిటీ కార్యదర్శి రాజీనామా

రెంటపాళ్ళ, మార్చి 6

...

కమ్యూనిస్టు పార్టీనిధికి ఆంధ్ర ప్రజల కానుకలు

ఘంటశాల

కృష్ణాజిల్లా ఘంటశాల గ్రామకూలీలు 38 రూ॥ గ్రామరైతులు, చేనేత పారిశ్రామికులు కలసి 125 రూ॥ కమ్యూనిస్టుపార్టీనిధికి వసూలుచేసి యిచ్చారని కామ్రేడ్ చింతలపాటి రామమూర్తిగారు తెలియజేస్తున్నారు.

కొణిజర్ల

నందిగామ తాలూకా కొణిజర్ల గ్రామములో పార్టీసభ్యులు పార్టీనిధికి అపీలు చేయగా గ్రామప్రజలు అతి ఉత్సాహంతో 500 రూపాయలు చందాలు వేశారు. ఈసందర్భంలో యన్. రంగారావు అనే యువకుడు తనంతట తానుగావచ్చి స్వీకరించవలసిందిగా మూడు రూపాయలు కామ్రేడ్సుచేతిలో ఎంతో అప్యాయంగా పెట్టారు. ఇప్పటివరకు పై గ్రామములో పార్టీ కార్యాలయానికి ఈవిధంగా చందాలు జేరాయని స్థానికపార్టీ ఆర్గనైజరు కామ్రేడ్ బోధాయనాచార్యులు తెలియజేస్తున్నారు.

శ్రీ నంబూరు రంగారావు	3 0 0
శ్రీ నంబూరు జానయ్య (వాగ్దానం 200 రూ)	100 0 0
నంబూరు అప్పారావు	20 0 0
నంబూరు వరదయ్య	20 0 0
నంబూరు నారాయణ	25 0 0
నంబూరు లక్ష్మయ్య	10 0 0
అకుల పర్వతాలునాయుడు	10 0 0
నల్లమల చినలక్ష్మయ్య	25 0 0
మల్లెల ముక్కంటాయాచార్యులు	5 0 0
అకుల పర్వతాలు (డ్రైవర్)	1 0 0
గుమ్మళ్ళ అప్పారావు	1 0 0
భీమవరపల్లి గోపయ్య	1 0 0
బోటవూడి తిరుపతయ్య	1 0 0
రావా వెంకయ్య	1 0 0
దేవరశక్తి అప్పయ్య	5 0 0
చుంచు రామదాసయ్య	25 0 0
కటకం గురవయ్య	25 0 0
భోగం రాఘవయ్య	2 0 0
	363 2 0

పెదవడ్లపూడి

గుంటూరుజిల్లా పెదవడ్లపూడి గ్రామములో పార్టీ...

...325-0-0 రూపాయలు వసూలైంది. ...

పచ్చల తాడిపర్రు రైతు విరాళం

...

ఆహారసంక్షోభం - ప్రజలఆందోళన

యల్లాయపాలెం, మార్చి 3

...

వేరే రేషన్ డిపో కావాలి

లింగాలవలస, మార్చి 10

...

పేదకూలీలను మోసంచేస్తున్నారు

వెంగళ్ళమ్మపేట, మార్చి 4

...

రాజోలు తాలూకా రజకుల సమ్మె విరమణ

వస్తువులు దొరకనందున

రాజోలు, మార్చి 3

...

అమెరికా అధ్యక్షుని నిర్ణయం

(మొదటి పేజీ తరువాయి)

...

టర్కీని కాపాడవలసిన బాధ్యత కూడా తమ దేనట

...

సోవియట్ పై విసురులు

...

అమెరికా మిలిటరీ బలాల హెచ్చింపు

లండన్, మార్చి 12

...

జాతి జీవించి వుండాలంటే ఐక్యత అత్యావసరం

సంస్థానపోరాటాలకు స్వశక్తిమీద ఆధారపడాలి

ఆచార్య కృపలానీ ఉపన్యాసం

తిరువేంద్రం, మార్చి 12

అఖిలభారత కాంగ్రెస్ అధ్యక్షులు కృపలానీ నేడు మధ్యాహ్నం విమానంలో తిరువేంద్రంవచ్చారు. స్టేషనులో సంస్థాన ప్రజామండలి నాయకులు ఘనమైన స్వాగతము ఇచ్చారు.

సాయంకాలం రైల్వేస్టేషన్ మైదానంలో బ్రహ్మాండమైనసభ జరిగింది. శ్రీయుత కృపలానీ ఐక్యత ఈనాడు మనదేశంయొక్క జీవన్మరణ సమస్య అని చెప్తూ ఈవిధంగా ఉపన్యసించారు.

"అందువల్ల కాంగ్రెసువాదులలోనేనా ఐక్యత వుండాలి. ఏమంటే వారు కలిసి దెబ్బలు తిన్నారు. జైళ్ళకెళ్ళారు. పోషలిస్టులు, ఇతరులలో వారికి భేదాలున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. కాని కాంగ్రెసువాదులే కయ్యమాడుకుంటున్నారు. చిన్నచిన్న కారణాలకే కజ్జామాడుకుంటే బ్రిటిష్‌వాళ్ళు పోయినా మనకు స్వతంత్రం వచ్చినట్లుకాదు. బ్రిటిష్ వాళ్ళు దేశం వదలిపోతున్నారు. మనం ఒక జాతిగా జీవించాలంటే నేడు మనలో ఐక్యత అవసరంలేకుంటే అంతరించిపోతాం.

"భారతదేశం ఏకంగా వున్నప్పుడు ప్రపంచ నాగరికతకు మార్గం చూపించాం. అంతఃకలహాలపాలయినప్పుడు దేశం దిగజారి పోయింది.

"మన రాజకీయ పోరాటంలో ఐక్యత, నిర్మాణం అత్యవసరాలు. బహిరంగసభలు పెట్టడం, నినాదాలివ్వడం నిర్మాణం కాజాలదు. పట్టుదలగా దైనందిన కార్యక్రమం నడిపించుకోవడంలో నిర్మాణం ఏర్పడి బలపడుతుంది.

"భారతదేశానికి స్వతంత్రంవస్తే సంస్థానాలకీవస్తుంది. కనక తొందరపడకండి. అల్లాగని మీ పోరాటం మీరు మానకూడదు. కాంగ్రెసు మీపోరాటాలకు నైతిక సహాయం ఇస్తుంది. ఇప్పటివరకు సంస్థాన ప్రజలు తమ పోరాటాలను తమ బలంమీదనే ఆధారపడి నడుపుకోవాలి."

పోతే 15 రోజులలో సత్యాగ్రహం చేస్తామని సంస్థాన ప్రజామండలి ఇదివరలో ప్రకటించింది. ఆ ప్రకటనను సంస్థానాధీశుడు మన్నించకపోవడంచేత గడువుపూర్తికాగానే ప్రజామండలి సత్యాగ్రహం ప్రారంభించింది.

జయపూర్ నుండి రాజ్యాంగసభకు ప్రతినిధులు

న్యూఢిల్లీ, మార్చి 12

జయపూర్ స్టేట్‌కౌన్సిలు ప్రజామండలి ప్రతినిధి పండిట్ హీరాలాల్‌శాస్త్రిని, కౌన్సిల్‌లోని సర్దార్‌పార్టీ ఉపనాయకుడు రాజబహదూర్ సర్దార్‌సింగ్‌ను రాజ్యాంగసభకు ప్రతినిధులుగా ఎన్నుకొంది.

జయపూర్ సంస్థానం రాజ్యాంగసభకు ముగ్గురుప్రతినిధులను ఎన్నుకోవాలి. వారిలో ఇద్దరిని మాత్రమే స్టేట్‌కౌన్సిల్ ఎన్నుకొంటుంది.

రాజ్యాంగ సభలో భావనగర్

భావనగర్ సంస్థానం త్వరలోనే రాజ్యాంగసభా కార్యక్రమంలో పాల్గొంటుందని సంస్థాన ప్రభుత్వం నేడు ప్రకటించింది.

రీవా సంస్థానంలో అరెస్టులు-శిక్షలు

ప్రజామండలి అధ్యక్షునికి శిక్ష

జబ్బల్పూరు, మార్చి 12

సంస్థానంవారి ధాన్యసేకరణ విధానాన్ని ధిక్కరిస్తూ ప్రచారంచేశారనీ, నిషేధాజ్ఞను ధిక్కరించారనీ రీవాసంస్థానంలో ప్రజామండలి అధ్యక్షులు యాదవేంద్రసింగ్‌గారికి 6 నెలలు కఠినశిక్ష రు. 1000 లు జరిమానా విధించారు. ప్రజామండలి కార్యదర్శి శివానంద గారికి ఈ సందర్భంలోనే 3 నెలలు కఠినశిక్ష వేశారు. మరి పదుగురు ప్రజామండలి నాయకులను అరెస్టుచేశారు.

కాశ్మీర్ డిటెన్యూల నిరశనవ్రతం

శ్రీనగర్, మార్చి 12

శ్రీనగర్ సెంట్రల్ జైలులోవున్న 56 మంది రాజకీయ ఖైదీలు నేటికి 11 రోజుల నుండి నిరశనవ్రతం సాగిస్తున్నారు. వారిలో ముగ్గురిస్థితి ఆందోళనకరంగా వుంది.

కాంగ్రెసు నాయకులు చాలమంది వారికి నిరశనవ్రతం మానవలసిందని టెలిగ్రాము లిస్తున్నారు.

ఒక్క జాతీయమహాసభ నాయకుడు ఒకరు చనిపోయారనే వార్త పట్టణంలో వ్యాపించి నగరం అంతా కదిలిపోయింది. వేలకొలది ప్రజలు జైలు ముందుకువచ్చి తమ నాయకుని 'మృతదేహం' వప్పచెప్పాలని పట్టుపట్టారు. ఆ నాయకుడు ఆరోగ్యంగా వున్నాడని జిల్లా మాజిస్ట్రేటు చెప్పినతర్వాత ప్రజలు వెళ్ళిపోయారు.

నిరశనవ్రతం మానారు

మార్చి 12 వ తేదీ సాయంకాలం నిరశనవ్రతం మానివేయబడింది. డిటెన్యూలందరకూ వైద్యుల సలహాప్రకారం పండ్లరసం, పాలు ఇచ్చారు.

బాధ్యతాయుత ప్రభుత్వం మైసూర్‌లో ఏర్పడాలి

స్టేట్ కాంగ్రెస్ కార్యవర్గతీర్మానం

బెంగుళూరు, మార్చి 11

మార్చి 8, 9 తేదీలలో బెంగుళూరులో జరిగిన మైసూరు సంస్థానకాంగ్రెసు కార్యవర్గ సమావేశంలో మైసూరులో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడాలనీ, మైసూరునుండి ప్రజలచేత యెన్నుకోబడిన ప్రతినిధులనే రాజ్యాంగసభకుపంపించాలనీ తీర్మానించారు. తీర్మానంలో ఈ విధంగా వుంది.

"పార్లమెంటరీ అధికారాలు రద్దు అవుతాయంటూ అట్లీ చేసిన ప్రకటన మైసూరులో వెంటనే బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పరచడానికి అవసరాన్ని కలిగిస్తోంది. సంస్థానాలు రాజ్యాంగ సభలో పాల్గొనాలి. అవి యూనియన్‌లో అవిభాజ్యములయిన భాగాలుగా ఏర్పడాలి. ప్రజల అనుమతి లేనిదే బ్రిటిష్ ప్రభుత్వంతో చేసుకొనే ఒడంబడికలు చెల్లకూడదు.

"రాజ్యాంగ సంస్కరణల విషయమై మైసూరు దివాను ప్రచురించిన ప్రకటన అసమగ్రం. ప్రభుత్వం వెంటనే సంస్థానంలో బాధ్యతాయుత ప్రభుత్వం సంస్కరణలు వస్తాయని ప్రకటించాలి. ఆ పునాది మీద రాజ్యాంగం తయారు చేసేటందుకై ప్రజాప్రతినిధులతో ఏర్పడ్డ రాజ్యాంగసభను ఏర్పరచాలి."

ఛతార్‌పూర్‌లో సత్యాగ్రహం

ఛతార్‌పూర్ సంస్థానంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పరచేటందుకు ఏర్పాట్లుచేయక

లాల్‌సింగు మరణం

జలంధర్‌లో కొట్లాటలు జరిగాయి. సిక్కు నాయకుడు లాల్ లాల్‌సింగుగారికి తీవ్రమైన గాయాలు తగిలాయి. ఆయన ఆసుపత్రిలో చనిపోయారు. లాల్‌సింగు జిల్లా కాంగ్రెసు కమిటీ వారితో పాటు శాంతి దళంలో పని చేస్తుండగా ఒకగుంపు దాడిచేసి కొట్టారు.

ప్రభుత్వ విచారణ అక్కరలేదట

మద్రాసు ప్రభుత్వానికి మిల్లుయజమానుల సవాలు

కోయంబత్తూరు, మార్చి 12

కోయంబత్తూరు మిల్లు యజమానులకు, కార్మికులకు మధ్యగల తగాయిదాను విచారించడానికై ప్రభుత్వం నియమించిన కోర్టు ఆఫ్ ఎంక్వయిరీలో పాల్గొనరాదని కోయంబత్తూరు మిల్లుయజమానుల సంఘం తీర్మానించి కార్మికశాఖా మంత్రికి తెలుపుతూ ఇలా వ్రాశారు:

"ప్రభుత్వం తన అధికారాన్ని నిలబెట్టుకొని, అడ్జుడికేటరుయొక్క మొదటితీర్పును అమలు జరపకుండా కార్మికుల బెదరింపులకు దౌర్జన్యాలకు, దుష్ప్రవర్తనలకు లొంగిపోయింది. ఆ ఆజ్ఞలను మరల మార్చుకొని ప్రజలలో తప్పు అభిప్రాయాలకు దారిని ఇచ్చింది. కోర్టు ఆఫ్ ఎంక్వయిరీవారి తీర్పు అలాగే, అది అమలుజరుపుతామనీ చెప్పకపోతే దానిలో పాల్గొనడం అనవసరం."

సూరత్‌లో సమ్మె

సూరత్‌మునిసిపాలిటీ గుమాస్తాలు, ఫైర్‌బ్రిగేడ్, వాటర్‌వర్క్సు పనివారు, ఇతరులు మొత్తం 450 మంది 11 వ తేదీ వుదయం నుండి సమ్మె ప్రారంభించారు. బొంబాయి ప్రభుత్వం తన వుద్యోగులకు ఇస్తున్న పరిమితిలో తమకూ బోనసు నివ్వాలనేది వారి కోరిక.

పైనుంచి కార్మికులను తెచ్చి పనులు జరిపించాలని మునిసిపల్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

సరిహద్దు రాష్ట్రంలో బ్రిటిష్ మిలిటరీ క్యాంపు ఏర్పడుతుందని లండన్ వార్త అబద్ధమని భారతప్రభుత్వ ప్రకటన

న్యూఢిల్లీ, మార్చి 12

సరిహద్దురాష్ట్రంలో విమానదళానికిబ్రిటిష్ అధికారులు ఒకక్యాంపు ఏర్పరుస్తారని, ఈవిషయమై బ్రిటిష్‌ప్రభుత్వం భారత ప్రభుత్వంతో సంప్రతింపులు నడుపుతున్నదని రాయిటర్ విలేఖరి విన్న వ్రాశాడు.

ఎలాగైనా భారతదేశంలో సైనిక కేంద్రాలను బలపరుచుకొని తమ పెత్తనం చలాయించడానికి బ్రిటన్ చూస్తున్నదనేది లోక విదితమే. అందులో ముఖ్యంగా సరిహద్దులో వీరు సైన్యాన్ని పెంచుతున్నారు. మొన్ననే కాశ్మీర్ సరిహద్దులో బ్రిటిష్ విమాన సైనిక కేంద్రం దృఢపరుస్తున్నారని పామీదత్తు ప్రకటించారు ఇప్పుడు సరిహద్దు రాష్ట్రంలో వీరిలాగే చేయజూస్తున్నారు.

కాని, పై వార్త సరికాదని, బ్రిటన్ తమతో సంప్రతించడంలేదని భారత ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది.

ప్రజారక్షణ చట్టం వైస్రాయి ఆమోదం

మద్రాసు, మార్చి 12

మద్రాసు కాంగ్రెసు మంత్రివర్గం తెచ్చిన ప్రజారక్షణ చట్టం వైస్రాయి ఆమోదం పొందింది.

బ్రిటిష్ అధీనప్రాంతంలో జర్మన్ సైనికదళాలు

విదేశాంగ మంత్రులసభలో బెవిన్ కుంటిసమాధానం

మాస్కో, మార్చి 12

జర్మనీని మిలిటరీ రహితం చేయడం గురించి ఈ వేళ విదేశాంగ మంత్రుల సమావేశంలో చర్చ సాగింది. ఈ విషయమై పోట్స్‌డాం నిర్ణయాలను బ్రిటన్ అమలు జరపడంలేదనీ, బ్రిటిష్ ఆక్రమిత దేశంలో జర్మన్ సైనికదళాలింకా ఉన్నాయనీ మాలొటావ్ విమర్శించాడు. దానికి సరిగా జవాబు చెప్పక బెవిన్, రష్యాలో ఇంకా ఎంతమంది జర్మన్ ఖైదీలున్నారో ముందు చెప్పండి అని అడిగాడు. సోవియటు అధీన మండలంలోని జర్మన్ ఫ్యాక్టరీలను ఎన్నిటిని రష్యాకు తీసుకుపోయారో చెప్పమన్నాడు. "బ్రిటిష్ ప్రాంతంలో మూడు లక్షల జర్మన్ సైనికులను ఇళ్ళకు పంపాము. మిగిలిన 81 వేల మందీ కార్మిక దళాలుగా బ్రిటిష్ అధికారుల కింద పనిచేస్తున్నారు. డీనిని గురించి గాబరా పడనక్కరలేదని" కుంటిసమాధానం చెప్పాడు. బ్రిటిష్‌ప్రాంతంలో వున్న పోలెండు, యుగోస్లావియా ద్రోహులను గురించి చెబుతూ, వీరినెందుకు ఉపయోగించుకోకూడదో తనకు తెలియడంలేదన్నాడు. వారిని కావలా దళాలుగ ఉపయోగిస్తున్నామన్నాడు.

అగ్రరాజ్య నిర్ణయంప్రకారం సోవియటు ధ్వంసంచేయవలసిన జర్మన్ యుద్ధనావలను సోవియటు ధ్వంసంచేయలేదని ఆరోపించాడు.

బ్రిటిష్ అధీన మండలంలోని గుత్త వ్యాపారసంస్థలను గురించిచెబుతూ, వాటిని వ్యక్తిగత ఆస్తులుగా ఉండనీయకుండా చేయడానికే, బ్రిటిష్ అధికారుల కంట్రోలు కింద అలా సమిష్టి సంస్థలుగా ఏర్పాటు చేశామని వింతసమాధానం చెప్పాడు.

యుద్ధ నష్టపరిహారంకింద జర్మన్ పరిశ్రమలను వశపరచుకుంటే జర్మన్ పునర్నిర్మాణం కుంటుపడి, ప్రజాజీవనందెబ్బతింటుందనీ, కాబట్టి ఆ ప్లానును మార్చాలనీ సూచించాడు.

జర్మనీ కంట్రోలు కౌన్సిలు రిపోర్టులో వివరాలకు సంబంధించిన విషయాలను సహాయమంత్రులకు విడిచిపెట్టి, విధానాలకు సంబంధించిన వాటినే మంత్రులు చర్చించాలని చివరకొక సూచనచేశాడు.

అమెరికామంత్రి తాను బెవిన్‌తో ఏకీభవిస్తున్నానన్నాడు.

మాలొటావ్ జవాబు

తరువాత మాలొటావ్ మాట్లాడుతూ, బ్రిటిష్ మండలంలో జర్మన్ సైనికులు కార్మిక దళాలుగ ఉన్నాయని బెవిన్ ఒప్పుకున్నాడన్నాడు. "అమెరికా ప్రాంతంలో 9 వేల మంది అలా ఉన్నారు. అది లెక్కలోకి తీసుకోవలసిన సంఖ్యకాదు. కాని, సోవియటు, ఫ్రెంచి మండలాల్లో [illegible] అవసరంలేకుండా చేసుకోగలిగాం. అలాంటప్పుడు మిగిలిన ప్రాంతాల్లో మాత్రం వీటినెందుకుంచాలి? ఇలాగే యుగోస్లావియా, పోలెండు ప్రభుత్వాలు ఆక్షేపిస్తున్నా, ఆదేశాలకు సంబంధించిన వారిని ఉపయోగించుకోవడం తగునా?" అని విమర్శించాడు.

రష్యాలోని జర్మన్ ఖైదీలను గురించి చెబుతూ, మిగిలిన ప్రభుత్వాలు [illegible] వివరాలిస్తే సోవియటూ ఇస్తుందన్నాడు.

జర్మన్ నౌకల విధ్వంసన గురించి [illegible] అన్నాడు. "యంత్రసంబంధమైన [illegible] వల్ల సోవియటు ప్రభుత్వం ఈపని [illegible] పోయింది. ఈ విషయాన్ని డిసెంబరు [illegible] తేదీన బ్రిటిష్ అమెరికన్ రాయబారులకు తెలియజేశాం. త్వరలోనే ఈపని అవుతుంది."

యుద్ధసంబంధమైన పరిశ్రమలవిషయం అసంతృప్తికరంగా ఉందని [illegible] టావ్ వాళ్ళకు నొక్కిచెప్పాడు. [illegible] ప్రజలకు శ్రేయస్కరంగా పరిశ్రమలవిషయం పునరాలోచించడానికి తాను సిద్ధమే. [illegible] ఆ పరిశ్రమలు తగినహద్దుల్లో ఉండాలన్నాడు.

కంట్రోలు కౌన్సిలు రిపోర్టులో విధాన అంశాలను విడదీయకూడదనీ, రిపోర్టునంతటినీ మంత్రులే చర్చించాలనీ అన్నాడు. బెవిన్ ఇందుకు అంగీకరించాడు.

అంతటితో సభ రేపటికి వాయిదాపడింది.

లేబరుప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఓడిపోయింది

లండన్, మార్చి 12

బ్రిటన్‌లో ఇప్పుడేర్పడిన ఆర్థికసంక్షోభ పరిస్థితులను వివరిస్తూ, దాని నెదుర్కో[illegible] అందరూ తోడ్పడాలని లేబరు ప్రభుత్వం ఈవేళ కామన్సుసభలో ఒక తీర్మానం పెట్టింది.

లేబరుప్రభుత్వంపట్ల విశ్వాసరాహిత్యాన్ని తెలుపుతూ చర్చిల్ దీనికొక సవరణ ప్రతిపాదించాడు.

దీనిని ప్రతిపాదిస్తూ చర్చిల్ ఇలాఅన్నాడు:

"ఈజిప్టు, ఇండియా, బర్మా - పర్యవసాన బ్రిటిష్ అధికారాన్ని, పలుకుబడినీ గంగపాలుచేయడమే లేబరు ప్రభుత్వ విధానంగా కనబడుతూంది. ఈజిప్టు, బర్మాలో పీకులవదిలారు. కాని, వదిలిపెట్టవలసిన పాలస్తీనాను పట్టుకొని ప్రాకులాడుతూ, ప్రపంచంలో నవ్వులాట పాలవుతున్నారు," అని అన్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా రష్యాకు కోపంకలిగించకుండా ఉండాలని లేబరు ప్రభుత్వం తంటాలు పడుతుందని వింత వ్యాఖ్యానం చేశాడు.

"విజయానంతరం ప్రజల నందరినీ ఐక్యపరచి ముందుకు పోవలసిన అవసరం ఉంది. అలాంటిది లేబరు ప్రభుత్వం తన సోషలిస్టు కార్యక్రమంతో, వర్గవిద్వేషాలను రెచ్చగొడుతూ జాతిని చిన్నాభిన్నం చేస్తోంది. ప్రపంచంలో బ్రిటిష్ అధికారం అంతాగతించిపోయిందని, ఈ సామ్రాజ్య [illegible] వాపోయాడు.

ఇలాంటి ప్రభుత్వంతో కలిసి సంయుక్త ప్రభుత్వంలో ఉండాలనే ఉద్దేశం తమకు లేదన్నాడు.

ఆర్థర్‌గ్రీన్‌వుడ్ మాట్లాడుతూ చర్చిల్‌కు సంయుక్త ప్రభుత్వం ఏర్పరచాలన్న ఉద్దేశం ఎవరికీ లేదన్నాడు. చర్చిల్‌చరిత్ర తెలిసినవారెవరూ, శాంతిసమయంలో అతనికిఅధికారం అప్పగించడానికి ఒప్పుకోరన్నాడు.

చర్చను అట్లీ ముగించాడు. పరిశ్రమలను జాతీయం చేయడం, ప్రజాజీవితాన్ని సుభిక్షంతం చేయడానికే ఉద్దేశించబడిందన్నాడు.

చర్చిల్ విశ్వాసరాహిత్య తీర్మానం 198—374 వోట్లతో ఓడిపోయింది. ప్రభుత్వతీర్మానం 371—204 వోట్లతో నెగ్గింది.

లిబరల్‌పార్టీవారు చర్చిల్ తీర్మానంపై తటస్థంగా ఉన్నా, ప్రభుత్వ తీర్మానానికి వ్యతిరేకంగా వోటుచేశారు.

బెజవాడ సరస్వతీటాకీస్‌లో
15-3-47 నుండి వారంరోజులు
అఖిలభారత ప్రజా నాట్యమండలివారి
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన
ధర్తీ-కే-లాల్ (భూదేవి బిడ్డలు)
బెంగాల్ కరువు (హిందీ) చిత్రం
ప్రదర్శించబడును.
డైరెక్టరు:
సుప్రసిద్ధ రచయిత కె. అబ్బాస్

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada.

END OF ISSUE